సాక్షి నంద్యాల

7

ఆదివారం । 7 । జనవరి । 2024



ఓటింగ్‌పై అవగాహన

ఆత్మకూరు: పెచ్చెర్వు చెంచుగూడెంలో శనివారం చెంచుగిరిజనులకు ఓటు హక్కు వినియోగంపై ఈఆర్‌ఓ వెంకటశివ, తహసీల్దార్ ఉమాదేవి, ఎంపీడీఓ మోహన్‌కుమార్ అవగాహన కల్పించారు.



ఆకట్టుకున్న నృత్య ప్రదర్శన

శ్రీశైలంటెంపుల్: నిత్యకళారాధనలో భాగంగా శనివారం హైదరాబాద్‌కు చెందిన విజయలక్ష్మి బృందం వారి సంప్రదాయ నృత్య ప్రదర్శన భక్తులను అలరించింది.



శ్రీరంగనాథునికి పూజలు

మద్దికెర: పెరవలిలో వెలసిన శ్రీరంగనాథస్వామికి ధనుర్మాసం సందర్భంగా శనివారం పూజలు నిర్వహించారు. శ్రీరంగనాథుడు శ్రీదేవి, భూదేవి సమేతుడై పల్లకీలో ఆలయ ప్రదక్షిణలు చేశారు.

న్యూస్‌రీల్

9న సఫాయి కర్మచారి జాతీయ కమిషన్ పర్యటన

నంద్యాల: జాతీయ సఫాయి కర్మచారి జాతీయ కమిషన్ ఈనెల 9వ తేదీన నంద్యాల జిల్లాలో పర్యటిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ మనజీర్ జిలానీ శామూన్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 9వ తేదీ రాత్రి సఫాయి కర్మచారి జాతీయ కమిషన్ సభ్యులు శ్రీశైలం చేరుకొని అక్కడే బస చేసి 10వ తేదీ ఉదయం భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి దర్శనం చేసుకుంటారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు నంద్యాల మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించే సమావేశానికి, సాయంత్రం 3 గంటలకు కలెక్టర్, ఎస్పీ, జిల్లా రెవెన్యూ అధికారులు, ఎడ్యుకేషన్, హెల్త్ అధికారులతో సమావేశం ఉంటుందన్నారు. అధికారులు అందరూ సమావేశానికి హాజరు కావాలన్నారు.

డిగ్రీ పరీక్షల్లో ఇద్దరు డిబార్

కర్నూలు(సెంట్రల్): డిగ్రీ సెమిస్టర్ పరీక్షల్లో శనివారం ఇద్దరు డిబార్ అయ్యారు. చూచిరాతలకు పాల్పడుతుండగా తుగ్గలి ఏఎస్ డిగ్రీ కాలేజీలో ఒకరు, ఆలూరు శ్రీరాఘవేంద్ర డిగ్రీ కాలేజీలో మరొకరిని డిబార్ చేసినట్లు ఆర్‌యూ అధికారులు తెలిపారు. శనివారం నిర్వహించిన పరీక్షలకు 8,951 మందికిగాను 5,140 మంది హాజరైనట్లు పేర్కొన్నారు.

మద్దిలేటయ్య ఒక్క రోజు ఆదాయం రూ.4.38 లక్షలు



పుష్పాలంకరణలో మద్దిలేటి నరసింహస్వామి

బేతంచెర్ల: వైష్ణవ పుణ్యక్షేత్రంలో వెలసిన శ్రీలక్ష్మీ గణ మద్దిలేటి నరసింహస్వామికి మార్గశిర మాసం శనివారం పురస్కరించుకొని ఒక్క రోజు రూ.4.38 లక్షల ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈఓ పాండు రంగారెడ్డి, చైర్మన్ రామచంద్రుడు తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి క్షేత్రానికి తరలివచ్చిన భక్తులు వేకువజాము నుంచే ఆలయ పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించారు. స్వామి వార్లకు అభిషేకం, కుంకుమార్చన, వరపూజ, ఆకుపూజ నిర్వహించారు. మొక్కుబడిలో భాగంగా స్వామి వారికి భక్తులు కానుకలు సమర్పించుకున్నారు.

నిరుద్యోగులకు టోకరా

బొమ్మలసత్రం: ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని ఓ వ్యక్తి నిరుద్యోగులకు టోకరా వేశాడు. దాదాపు 10 మంది మోసపోయి చివరకు పోలీసులను ఆశ్రయించారు. టూటౌన్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు పట్టణానికి చెందిన కిరణ్‌కుమార్‌రెడ్డి కొన్నాళ్లుగా నంద్యాల పట్టణం ఎన్‌జీవోస్ కాలనీలో నివాసముంటున్నాడు. హైదరాబాద్, బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి ఒక్కొక్కరి నుంచి రూ. 4 లక్షల దాకా వసూలు చేశాడు. కొద్ది రోజుల తర్వాత ఉద్యోగాలు రాకపోకపోవడంతో కిరణ్ కుమార్ రెడ్డి అడుగుతున్నా స్పందన లేదు. బాధితులు అతని ఇంటి వద్దకు వెళ్లగా తాళం వేసి ఉండటంతో పోలీసులను ఆశ్రయించారు. దాదాపు 10 మంది సీఐ రాజారెడ్డికి ఫిర్యాదు చేశారు. విచారించి కేసు నమోదు చేస్తామని సీఐ తెలిపారు.

☛ మండల కేంద్రమైన మద్దికెర నుంచి నియోజకవర్గ కేంద్రమైన ఆలూరుకు మొలగవెళ్లి గ్రామం మీదుగా వెళ్లేందుకు అవకాశం ఉంది. అయితే ఈ రోడ్డు పూర్తి అధ్వానంగా మారడంతో వాహనాలు అనంతపురం జిల్లా గుంతకల్లు మీదుగా చుట్టూ తిరిగి వెళ్లాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతం హై ఇంపాక్ట్ రోడ్డు పనుల్లో భాగంగా మద్దికెర నుంచి ఆలూరుకు (14.90 కి.మీ) రూ.8.15 కోట్లతో రోడ్డును అభివృద్ధి చేయనుఅన్నరు. దీంతో ప్రయాణికులకు దూరం తగ్గడమే గాక, సమయం కూడా ఎంతో ఆదా అవుతోంది. ఈ పనులను ఇటీవలే పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి భూమి పూజ చేసి ప్రారంభించారు.

☛ కోడుమూరు నుంచి కృష్ణాపురం వెళ్లేందుకు 4.10 కిలోమీటర్ల రోడ్డు ఉంది. ఇది గుంతలు పడి, మట్టితేలి కనీసం వాహనాలు వెళ్లేందుకు కూడా వీలులేని దుస్థితిలో ఉంది. ఈ రోడ్డు మీదుగా కృష్ణగిరి మండలంలోని పలు గ్రామాలకు సులభంగా చేరుకునేందుకు అవకాశం ఉంది. దీనిని హైఇంపాక్ట్ రోడ్డుగా గుర్తించారు. రూ.2.97 కోట్లతో పనులు చేపట్టేందుకు గ్రీన్ సిగ్నల్ లభించింది. కోడుమూరు ఎమ్మెల్యే డాక్టర్ జరదొడ్డి సుధాకర్ ఇటీవలే పనులకు భూమి పూజ నిర్వహించారు.

☛ ఆత్మకూరు మండలం వడ్లరామాపురం నుంచి కొట్టాలచెరువు వరకు 5.50 కిలోమీటర్ల మేర రూ.7.10 కోట్లతో రోడ్డును అభివృద్ధి చేయనున్నారు. దీంతో ఈ రెండు గ్రామాలతో పాటు కురుకుంద, వరదరాజ స్వామి ప్రాజెక్టుకు వెళ్లేందుకు మార్గం సుగమం కానుంది.

రోడ్ల అభివృద్ధికి 'ప్రాధాన్యం'

- ఉమ్మడి కర్నూలు జిల్లాలో చురుగ్గా హైఇంపాక్ట్ రోడ్ల పనులు
- రూ.189.27 కోట్లతో అభివృద్ధి చెందుతున్న రహదారులు
- 257.79 కిలోమీటర్ల మేర బాగుపడనున్న 39 రోడ్లు
- ఇప్పటికే 24 పనులు ప్రారంభం.. టెండర్ దశలో మరో 15



అభివృద్ధి చెందనున్న వడ్లరామాపురం - కొట్టాలచెరువు రోడ్డు



రూపురేఖలు మారనున్న మద్దికెర - ఆలూరు రోడ్డు

కర్నూలు(అర్బన్): నాగరికతకు చిహ్నాలైన రహదారుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది. ఎక్కడా గతుకులు లేకుండా ప్రయాణం సాఫీగా సాగేలా రోడ్లను బాగు చేస్తోంది. టీడీపీ హయాంలో వివిధ రోడ్లను నాసిరకంగా నిర్మించారు. దీంతో అవి కొన్నినెలలకే కంకర, రాళ్లు తేలి అధ్వానంగా తయారయ్యాయి. వాహనాదారులు, ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని అభివృద్ధికి నోచుకోని రహదారులను బాగు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తోంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రాధాన్యత కలిగిన రోడ్లను గుర్తించి, వాటిని అభివృద్ధి చేసేందుకు సీఎంఓ నుంచి ప్రత్యేక ఆదేశాలు వచ్చాయి. దీంతో పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారులు కర్నూలు జిల్లాలో 11, నంద్యాల జిల్లాలో 28 రోడ్లను ప్రాధాన్యత కలిగినవిగా గుర్తించి ప్రతిపాదనలు పంపారు. పనులు చేపట్టేందుకు వెంటనే ఆమోదం లభించింది. అంతేకాకుండా రూ.187.27 కోట్లతో పాలనా అనుమతులు సైతం రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఇందుకు సంబంధించి పీఆర్‌అండ్‌ఆర్‌డీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ బీ రాజశేఖర్ గత ఏడాది అక్టోబర్ 30న జీఓఆర్‌టీ నంబర్: 726ను జారీ చేశారు. పాలనా అనుమతులు లభించిన ఆయా పనులను ప్రారంభించి వేగంగా పూర్తి చేసేందుకు పీఆర్ ఇంజినీరింగ్ వర్గాలు ప్రత్యేక చర్యలు చేపట్టారు. మొత్తం 39 పనులకు సంబంధించి రెండు జిల్లాల్లో 24 పనులు ప్రారంభం కాగా, మిగిలిన 15 పనులు టెండర్ దశలో ఉన్నాయి. టెండర్ దశలో ఉన్న వాటిని కూడా పురోగతిలోకి తీసుకురానున్నారు.

మెరుగుపడనున్న రవాణా సౌకర్యాలు

పనులు పూర్తయితే ఉమ్మడి జిల్లాలో 257.79 కిలోమీటర్ల మేర గ్రామీణ రోడ్లు అభివృద్ధి చెందనున్నాయి. సీఎంఓ నుంచి అందిన ఆదేశాల మేరకు పీఆర్ ఇంజినీర్లు క్షేత్ర స్థాయిలో ప్రజలకు ఎక్కువ ఉపయోగ పడే అధిక ప్రాధాన్యత కలిగిన రోడ్లను గుర్తించారు. ఈ రోడ్ల పనులు పూర్తయితే దాదాపు వంద గ్రామాలకు రవాణా సౌకర్యాలు మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి.

నియోజకవర్గాల వారీగా అభివృద్ధి చెందనున్న రోడ్లు

నియోజకవర్గం	మొత్తం రోడ్లు	కిలోమీటర్లు	మొత్తం విలువ (రూ.కోట్లలో)
ఎమ్మిగనూరు	02	9.40	7.32
ఆలూరు	04	30.46	21.70
పత్తికొండ	01	14.90	8.15
కోడుమూరు	04	41.85	25.36
ఆళ్లగడ్డ	06	38.50	26.53
బనగానపల్లె	01	12.60	18.50
నంద్యాల	03	7.90	5.65
శ్రీశైలం	05	23.30	17.87
నందికొట్కూరు	05	38.00	22.78
పాణ్యం	03	16.10	7.56
డోన్	05	24.78	27.65
మొత్తం	39	257.79	189.27



ఎంతో ఉపయోగం



మద్దికెర నుంచి మొలగవెళ్లి మీదుగా ఆలూరు వరకు రోడ్డును అభివృద్ధి చేయడం వల్ల ఎంతో ఉపయోగంగా ఉంటుంది. ప్రస్తుతం ఈ రోడ్డు పూర్తి అధ్వానంగా మారడం వల్ల వాహనాలపై వెళ్లేందుకు చాలా ఇబ్బందిగా ఉంది. ఈ రోడ్డు పూర్తయితే దాదాపు 20 కిలోమీటర్ల దూరం తగ్గడమే గాక, సమయం కూడా ఆదా అవుతుంది. – పరశురాముడు, మద్దికెర

దశాబ్దాల కల నెరవేరుతోంది



బళ్లారి ప్రధాన రహదారి నుంచి కృష్ణాపురం గ్రామం వరకు రోడ్డును అభివృద్ధి చేయడం వల్ల ఈ ప్రాంత ప్రజల దశాబ్దాల కల నెరవేరుతోంది. ఈ రోడ్డు బాగు పడితే కృష్ణాపురంతో పాటు క్రిష్ణగిరి మండలంలోని పోతుగల్లు, ఎరుకలచెర్వు, సంగాల తదితర గ్రామాలకు వెళ్లేందుకు సులభంగా ఉంటుంది. – చంద్రమౌళి, కృష్ణాపురం, కోడుమూరు మండలం

రైతులకు ఎంతో మేలు



వడ్ల రామాపురం నుంచి కొట్టాలచెరువుకు రోడ్డు వేయడం వల్ల రైతులకు ఎంతో మేలు జరగనుంది. రోడ్డు బాగా లేకపోవడం వల్ల రైతులు పంట ఉత్పత్తులను ఇళ్లకు చేర్చుకునేందుకు, మార్కెట్‌కు తరలించేందుకు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. అలాగే వరదరాజ స్వామి ప్రాజెక్టుకు కూడా ఇబ్బంది లేకుండా చేరుకునేందుకు అవకాశం ఏర్పడుతోంది. – కోట్ల నాగేశ్వరరెడ్డి, కురుకుంద గ్రామం

పనులన్నింటినీ త్వరితగతిన పూర్తి చేస్తాం



ప్రభుత్వం ఆమోదించిన హై ఇంపాక్ట్ రోడ్ల పనులను నిర్ణీత సమయంలోగా పూర్తి నాణ్యతతో పూర్తి చేయనున్నాం. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో మొత్తం 39 రోడ్లలో 24 రోడ్ల పనులు ప్రారంభం అయ్యాయి. ఈ పనులకు ఎలాంటి నిధుల కొరత లేదు. – కే సుబ్రమణ్యం, పీఆర్ ఎస్ఈ

క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్





క్రీడాకారులను పరిచయం చేసుకుంటున్న చేతన్ ఆనంద్, పరుగు పోటీలో పాల్గొన్న విద్యార్థులు

- అర్జున అవార్డు గ్రహీత చేతన్ ఆనంద్

నంద్యాల(న్యూటౌన్): చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్ సొంతమవుతుందని అర్జున్ అవార్డు గ్రహీత, భారత బ్యాడ్మింటన్ క్రీడాకారుడు చేతన్ ఆనంద్ అన్నారు. క్రీడా దినోత్సవం సందర్భంగా పట్టణంలోని ఆర్‌జీఎం పాఠశాలలో శనివారం నిర్వహించిన క్రీడా పోటీల కార్యక్రమానికి చేతన్ ఆనంద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా ఒలింపిక్ టార్చ్ వెలిగించిన తర్వాత క్రీడాకారులు మార్చ్ పాస్ట్ చేశారు. విద్యార్థులను వయస్సు అనుగుణంగా కబ్స్, సబ్ జూనియర్స్, జూనియర్స్, సీనియర్స్ కేటగిరీలుగా విభజించి అథ్లెటిక్ ఈవెంట్స్, గేమ్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా చేతన్ ఆనంద్ మాట్లాడుతూ దేశానికి ఖ్యాతి తేవడంలో ముందు స్థానంలో క్రీడాకారులు ఉంటారని, విద్యార్థుల్ని క్రీడా రంగం వైపు దృష్టి సారించాలన్నారు. వైఎస్సార్‌సీపీ నాయకుడు, ఆర్‌జీఎం పాఠశాల కరస్పాండెంట్ మిద్దె శివరాం మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా మెలిగేందుకు క్రీడలు ఎంతో దోహదపడుతాయన్నారు. ప్రతి విద్యార్థి తమకిష్టమైన క్రీడల్లో రాణించాలన్నారు. మొబైల్ గేమ్స్‌కు దూరంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర బ్యాడ్మింటన్ అకాడమీ సంఘం ఉపాధ్యక్షుడు వంశీధర్, బ్యాడ్మింటన్ కోచ్ నాగార్జున, పాఠశాల ప్రిన్సిపాల్ గాయత్రి, తదితరులు పాల్గొన్నారు.

ఎన్నికల్లో ప్రలోభాలపై పటిష్ట నిఘా

- జిల్లా కలెక్టర్ మనజీర్ జిలానీ శామూన్



మాట్లాడుతున్న కలెక్టర్ మనజీర్ జిలానీ శామూన్, చిత్రంలో ఎస్పీ రఘువీర్‌రెడ్డి

నంద్యాల: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేసే అంశాలపై దృష్టి సారించి పటిష్ట నిఘా ఉంచాలని జిల్లా కలెక్టర్ మనజీర్ జిలానీ శామూన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టర్ చాంబర్‌లో నిఘా కేంద్రాల ఏర్పాటుపై జిల్లా ఎస్పీ కె.రఘువీర్ రెడ్డితో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ త్వరలో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించనున్న నేపథ్యంలో భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఓటర్లను ప్రభావితం చేసే మద్యం, నగదు ఇతర గిఫ్టుల పంపిణీ తదితర అంశాలపై పటిష్ట నిఘా ఉంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. నిబంధనలకు విరుద్ధంగా మద్యం, డబ్బు అక్రమ రవాణాకు పాల్పడే వారిపై గట్టి నిఘా పెట్టి అడ్డుకట్ట వేసేందుకు సరిహద్దు ప్రాంతాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేయాలన్నారు. ఎన్నికల దృష్ట్యా జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో పటిష్ట నిఘా కేంద్రాలు ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహించేందుకు బృందాలను ఏర్పాటు చేయాలన్నారు. ఈ బృందాల్లో పోలీసు, రెవెన్యూ, ఇన్‌కమ్ టాక్స్, కమర్షియల్ టాక్స్, బ్యాంక్ అధికారులు, ఎక్సైజ్, అటవీశాఖల అధికారులు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ బృందాలు 24 గంటలూ సరిహద్దు ప్రాంతాల్లో నిరంతర నిఘా ఉంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా పోలీస్, రెవెన్యూ, ఎక్సైజ్ అధికారులు అనుమానిత వ్యక్తులు, వాహనాలను క్షుణంగా పరిశీలించాలన్నారు. అక్రమ రవాణాకు పాల్పడుతున్నట్లు నిర్ధారణ అయితే తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు.

వైభవంగా స్వాతి మహోత్సవం



ప్రత్యేక అలంకరణలో ఉత్సవ మూర్తులు

ఆళ్లగడ్డ: దిగువ అహోబిలంలో శనివారం స్వాతి మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఉత్సవమూర్తులైన శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ప్రహ్లాదవరదుడిని యాగశాలలో కొలువుంచి వేద పండితుల వేదాలు, ఆస్థాన విద్వాంసుల మంగళ వాయిద్యాల మధ్య శాస్త్రోక్తంగా నవకళశ పంచామృతాలతో అభిషేకించి తిరుమంజనం నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తులను నూతన పట్టుపీతాంబరాలతో అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అనంతరం స్వాతి, శ్రీసుదర్శన హోమాలు వైభవోపేతంగా నిర్వహించి పూర్ణాహుతితో కార్యాక్రమాన్ని ముగించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. రాత్రి ఉత్సవ పల్లకీలో ఉభయ దేవేరులతో కొలువైన శ్రీ ప్రహ్లాదవరదుడు మాఢ వీధుల్లో సంచరిస్తూ భక్తులను కనువిందు చేశారు. ప్రధానార్చకులు వేణుగోపాలన్, మణియార్ సౌమ్యానారాయణ్ ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు.



సుదర్శన హోమానికి పూర్ణాహుతి ఇస్తున్న అర్చకులు

పండుగలా పెన్షన్ పంపిణీ

- నంద్యాల జిల్లాలో 74.03 శాతం పూర్తి

కర్నూలు(అగ్రికల్చర్)/నంద్యాల (న్యూటౌన్): వైఎస్ఆర్ పెన్షన్ కానుక పంపిణీ పండుగ వాతావరణంలో సాగుతోంది. పెన్షన్ కానుక రూ.3వేలకు పెంచడంతో లబ్ధిదారుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. శనివారం కర్నూలు రూరల్ మండలానికి సంబంధించి నందనపల్లి, ఆదోని రూరల్, మద్దికెర, చిప్పగిరిలలో పెన్షన్ కానుక పెంపు సంబరాలు చేపట్టారు. నంద్యాల జిల్లాలో బనగానపల్లె, అవుకు, పగిడ్యాల, దొర్నిపాడు మండల కేంద్రాల్లో నంద్యాల మండలం కానాలలో పెన్షన్ల పంపిణీ చేపట్టారు. సాయంత్రం 6 గంటల సమయానికి కర్నూలు జిల్లాలో 1,56,290 (63 శాతం).. నంద్యాల జిల్లాలో 1,65,990 (74.03 శాతం) పింఛన్ల పంపిణీ పూర్తయింది.

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

Union Bank of India

ఆళ్ళగడ్డ బ్రాంచ్, చిరునామా: టి.బి.రోడ్, ఆళ్ళగడ్డ, నంద్యాల జిల్లా, ఆం.ప్ర-518543, ఫోన్ నం. 08519-220050.
Mail ID: ubin0800201@unionbankofindia.bank

సెక్షన్ 13(2) క్రింద డిమాండ్ నోటీస్

Ref: 00201/001/2023-24 తేది: 26-12-2023 ప్రదేశం : ఆళ్ళగడ్డ

క్ర సం.	చిరునామాతో రుణగ్రహీత పేరు Mr./Ms.	క్ర సం.	చిరునామాతో రుణగ్రహీత పేరు Mr./Ms.	క్ర సం.	చిరునామాతో రుణగ్రహీత పేరు Mr./Ms.	క్ర సం.	చిరునామాతో రుణగ్రహీత పేరు Mr./Ms.
1	పెద్దిరెడ్డి కొండారెడ్డి తండ్రి పి.నరసింహా రెడ్డి, పాతకందుకూరు, ఆళ్ళగడ్డ, ఆం.ప్ర-518543	2	నాగ ఆనంద్, యస్.వి.నగర్, ఆళ్ళగడ్డ, ఆం.ప్ర-518543	3	మొబ్బు నరసింహా రావు తండ్రి చిన్న ఓబులపతి డో.నెం: 9-16-25/ఎ ఎస్.వి.నగర్, ఆళ్ళగడ్డ, ఆం.ప్ర-518543	4	అట్ల వేణుగోపాల్ రెడ్డి, పాతురు వీధి, ఆళ్ళగడ్డ పోస్ట్ మరియు మండలం ఆళ్ళగడ్డ, ఆం.ప్ర-518543
5	వై.తిరుపతి రెడ్డి కొత్తపాల ఆళ్ళగడ్డ ఆళ్ళగడ్డ, ఆం.ప్ర-518543	6	షేక్ నూర్ బాషా తండ్రి మహబూబ్ బాషా ఇ.నెం: 1-3-45 రామదాను వీధి ఆళ్ళగడ్డ ఆళ్ళగడ్డ, ఆం.ప్ర-518543	7	జాగటి నారాయణ స్వామి తండ్రి జాగటి వెంకటసుబ్బయ్య ఇ.నెం: 1-5 పొన్నాపురం గ్రా॥ నంద్యాల మం॥, అయ్యలూర్ ఆం.ప్ర-518502	8	షేక్ హుసేన్ బాషా ఇ.నెం: 1-2-17, కందుకూరు రోడ్ ఆళ్ళగడ్డ ఆళ్ళగడ్డ, ఆం.ప్ర-518543
9	హెచ్. రామారావు ఇ.నెం: 1-4-29 ఎస్.వి.ప్యాలెస్ వీధి ఆళ్ళగడ్డ ఆళ్ళగడ, ఆం.ప్ర-518543	10	కె.అమర్‌నాథ్ రెడ్డి తండ్రి సి ఓబుల రెడ్డి ఇ.నెం: 3-143, ఆళ్ళగడ్డ, ఆం.ప్ర-518543	11	తాళ్లపల్లి భానుప్రకాష్, ఇ.నెం: 3-8-115, రామాలయ వీధి, ఆళ్ళగడ్డ, ఆం.ప్ర-518543	12	ఎస్.వీరమ్మ భర్త హుసేన్ రెడ్డి ఇ.నెం: 5-1-8, పాతురు వీధి, ఆళ్ళగడ్డ, ఆం.ప్ర-518543
13	ఎస్.హుసేన్ రెడ్డి తండ్రి ఎస్.పెద్ద నంగి రెడ్డి ఇ.నెం: 5-320 పాత వీధి, ఆళ్ళగడ్డ, ఆం.ప్ర-518543	14	కె.రామిరెడ్డి, తండ్రి దస్తగిరి రెడ్డి, ఎన్‌జిఓస్ కాలనీ, నంద్యాల ఆం.ప్ర.	15	వద్దె పద్మావతి వెంకట నాగ లింగేశ్వరీ తండ్రి వి.పి.రామయ్య, ఇం.నెం: 7-4/ఎ, రుద్రవరం, ఆంజనేయ స్వామి ఆలయం దగ్గర, మెయిన్ రోడ్, ఆళ్ళగడ్డ, ఆం.ప్ర-518594	16	శట్టిగారి శివశంకర్ రెడ్డి తండ్రి ఎన్. రోసి రెడ్డి ఇ.నెం: 1-2-34, కందుకూరు రోడ్, ఆళ్ళగడ్డ, ఆం.ప్ర-518543
17	అన్నెపు రెడ్డి అంకి రెడ్డి నక్కలదిన్నె, రుద్రవరం మండలం, ఆళ్ళగడ్డ, ఆం.ప్ర-518594	18	గుర్రపుగారి బాల ఓలమ్మ భర్త సుబ్బరాయుడు ఆళ్ళగడ్డ, ఆళ్ళగడ్డ, ఆం.ప్ర-518543	19	కె.లక్ష్మయ్య తండ్రి కె.శివయ్య ఇ.నెం: 2-3-137-11ఎ నెర కరికల సత్రం, శ్రీశైలం ఆం.ప్ర-518101	20	దాకలి నరసింహుడు తండ్రి పామిలేటి ఇ.నెం: 2-10-19 బి.బి.బజార్ ఆళ్ళగడ్డ, ఆం.ప్ర-518543
21	ఎస్. చంద్ర కళావతి భర్త ఎస్ హుసేన్ రెడ్డి ఇ.నెం: 5-1-8 ఆళ్ళగడ్డ, ఆం.ప్ర-518543	22	వాకలి సుబ్బన్న సి నడిపి పుల్లయ్య ఉయ్యాలవాడ గ్రామం మరియు మండలం ఆం.ప్ర	23	టంగుటూరి మహబూబ్ బాషా తండ్రి హుసేనప్ప, ఇ.నెం: 7-3-30/4, బాలాజీ వీధి, ఆళ్ళగడ్డ, ఆం.ప్ర-518543	24	కె.కుల్లాయప్ప తిరుపతి చిన్న బోధనం ఆళ్ళగడ్డ, ఆం.ప్ర-518543
25	బెల్లం నాగరాజు తండ్రి సొలొమెన్ ఎస్ఎస్ఆర్ జూనియర్ కాలేజీ ఆళ్ళగడ్డ, ఆళ్ళగడ్డ, ఆం.ప్ర-518543	26	నలిపెల నారాయణ రెడ్డి తండ్రి సుబ్బారెడ్డి భీమవరం గ్రామం ఆళ్ళగడ్డ, ఆం.ప్ర-518543	27	గజ్జెల దస్తగిరమ్మ భర్త లక్ష్మిరెడ్డి, ఇ.నెం: 2-8, మందలూరు పోస్ట్, రుద్రవరం మం॥ ఆళ్ళగడ్డ, ఆం.ప్ర-518543	28	ఎ చంద్రమౌళేశ్వర రెడ్డి తండ్రి ఎ లక్ష్మి రెడ్డి ఇ.నెం: 5-8-1, ఆళ్ళగడ్డ, ఆం.ప్ర.
29	గోపిరెడ్డి రవణమ్మ భర్త రామక్రిష్ణ రెడ్డి, కోటకందుకూరు ఆళ్ళగడ్డ, నంద్యాల ఆం.ప్ర-518543	30	దూదేకుల చిన్న హుసేని తండ్రి డి.బాల హుసేని ఇ.నెం: 3-7-39, రెవెన్యూ క్వాటర్స్ ఆళ్ళగడ్డ, ఆం.ప్ర-518543	31	వద్దె సుబ్బ లక్ష్మమ్మ భర్త చిన్న రాముడు, ఇ.నెం: 7-4, పడమటి వీధి ఆళ్ళగడ్డ, ఆం.ప్ర-518594	32	నీరుకట్టు జయన్న తండ్రి మల్లయ్య ఇ.నెం: 11-243, ఆళ్ళగడ్డ ఆం.ప్ర-518543
33	మొగయ్య గారి దస్తగిరి తండ్రి చిన్న దస్తగిరి జంగాలపల్లి పెద్దముడియమ్ మండలం కడప ఆం.ప్ర	34	గుడిపల్లి భాస్కర్ తండ్రి జి శ్రీనివాసులు మైదుకూరు కడప ఆం.ప్ర.	35	చీకిరి చిన్న గరుడయ్య తండ్రి చీకిరి వెంకటన్న ఇం.నెం: 3-193 ఎస్.సి.కాలనీ, ముత్తలూరు పోస్ట్ నర్సాపురం ఆళ్ళగడ్డ, ఆం.ప్ర-518543	36	షేక్ అక్బర్ బాషా తండ్రి యు జయబాబు చిత్రెనిపల్లె గ్రామం రుద్రవరం మండలం ఆళ్ళగడ్డ, ఆం.ప్ర
37	అట్ల చంద్రమౌళేశ్వర రెడ్డి తండ్రి లక్ష్మి రెడ్డి ఇ.నెం: 5-8-1 పాత వీధి ఆళ్ళగడ్డ, ఆం.ప్ర-518543	38	క్లైవలక్ష్మి నారాయణ రామచంద్రప్రభు ఆళ్ళగడ్డ పోలీస్ వీధి ఆళ్ళగడ్డ, ఆం.ప్ర-518543	39	జిల్లెల్ల రాజ్యలక్ష్మి భర్త జె క్రిష్ణ మోహన్ డో.నెం: 9-17-97 విశ్వరూప కాలనీ ఆళ్ళగడ్డ, ఆం.ప్ర-518543	40	గంధం ప్రభాకర్ రెడ్డి తండ్రి జి.సి.నాగిరెడ్డి ఆర్. కొత్తపల్లి గ్రామం రుద్రవరం మండలం ఆళ్ళగడ్డ, ఆం.ప్ర
41	కామిరెడ్డి చిన్న బాలి రెడ్డి తండ్రి కె. చిన్న రామిరెడ్డి ఇ.నెం: 9-17-68 విశ్వరూప నగర్ ఆళ్ళగడ్డ ఆం.ప్ర-518543	42	నంగలక్ష్మి కాంత రెడ్డి తండ్రి ఎస్.శివనాగిరెడ్డి ఇ.నెం: 2-98ఎ నందిపల్లి ఆళ్ళగడ్డ, ఆం.ప్ర-518543	43	అట్ల రామిరెడ్డి తండ్రి కొండారెడ్డి ఆళ్ళగడ్డ, ఆం.ప్ర-516503	44	వద్దె చిన్నరాముడు తండ్రి బాల కాశన్న ఇ.నెం: 7-4 రుద్రవరం మం॥ ఆళ్ళగడ్డ, ఆం.ప్ర-518543
45	నారాయణ గారి సుబ్బయ్య శెట్టి తండ్రి ఎస్. వెంకటశెట్టి ఇ.నెం: 7-8-38 టి.బి.రోడ్ ఆళ్ళగడ్డ, ఆం.ప్ర-518543	46	మన్నె బాలిరెడ్డి తండ్రి గోవింద రెడ్డి ఇ.నెం: 3-31 పి.నాగిరెడ్డిపల్లి ఆళ్ళగడ్డ, ఆం.ప్ర-518543	47	షేక్‌నబీ రసూల్ తండ్రి ఫక్రుద్దీన్ ఇ.నెం: 1-2-295 రామలక్ష్మి కొట్టాలు 3వ వీధి ఆళ్ళగడ్డ, ఆం.ప్ర-518543	48	దూదేకుల సురేష్ తండ్రి లక్ష్మయ్య ఇ.నెం: 5-4-24 ఆళ్ళగడ్డ, ఆం.ప్ర-518543
49	నత్తిగారి మహేశ్వర రెడ్డి ఇ.నెం: 1-2-34 కందూకూర్ రోడ్ ఆళ్ళగడ్డ, ఆం.ప్ర-518543	50	జి.మురలీ తండ్రి రమణయ్య ఇ.నెం: 3-13-72 కుద్దు వీధి ఆళ్ళగడ్డ, ఆం.ప్ర-518543	51	షేక్ నబీరసూల్ తండ్రి ఫక్రుద్దీన్ డో.నెం: 1-2-295 రామలక్ష్మి కొట్టాలు, 3వ వీధి ఆళ్ళగడ్డ, ఆం.ప్ర-518543	52	అంగడిబాషా తండ్రి మహ్మద్‌హుసేన్ ఇ.నెం: 2-96 పెద్దచింతకుంట ఆళ్ళగడ్డ, ఆం.ప్ర-518543
53	ఆర్.వెంకట రెడ్డి తండ్రి ఆర్ రామిరెడ్డి ఇ.నెం: 2-66 కేతవరం, లక్ష్మీపేట్ దాపాదు మండలం కడప జిల్లా మైదుకూరు ఆం.ప్ర-516172	54	వంగాల పాప వీరా రెడ్డి తండ్రి ప్రభాకర్ రెడ్డి జంగాలపల్లి కడప ఆం.ప్ర-518543	55	ఎద్దుల లక్ష్మిదేవి భర్త బాల నారాయణ రెడ్డి ఇ.నెం: 4-1, నూద్దపల్లె ఆం.ప్ర-516434	56	తలారి రామ్‌దాస్ తండ్రి టి యేసుదాస్ ఇ.నెం: 3-119 పాత కందుకూరు ఆళ్ళగడ్డ, ఆం.ప్ర-518543
57	ఉప్పు వెంకట సుబ్బయ్య తండ్రి ఉప్పు సుబ్బరాయుడు ఇ.నెం: 1-2-52 ఆళ్ళగడ్డ, ఆం.ప్ర-518543	58	కాకనూరు బాల దస్తగిరి రెడ్డి తండ్రి హుసేన్ రెడ్డి ఇ.నెం: 5-2-18, పాతురి వీధి ఆళ్ళగడ్డ, ఆం.ప్ర-518543	59	నిచ్చెనమెట్ల అనిల్‌కుమార్ తండ్రి నిచ్చెనమెట్ల సత్య నారాయణ ఇ.నెం: 3-13-60, కుద్దు వీధి ఆళ్ళగడ్డ, ఆం.ప్ర-518543	60	బండి శ్రీరాములు తండ్రి బండి చిన్న రాముడు ఇ.నెం: 1-14 నల్లగట్ల ఆళ్ళగడ్డ, ఆం.ప్ర-518543
61	ఎస్.ఎస్.నాగరాజ్ కుమార్ ఇ.నెం: 3-13-60 కుద్దు వీధి ఆళ్ళగడ్డ, ఆం.ప్ర-518543	62	గోన శాంతయ్య తండ్రి పొలయ్య ఇ.నెం: 9-2-106 ఎల్ ఎం కాంపౌండ్ ఆళ్ళగడ్డ, ఆం.ప్ర-518543	63	చెరుకు తిరుపతి తండ్రి చెరుకు జయపాలు ఇ.నెం: 1-104, టి లింగందిన్నె గ్రామం ఆళ్ళగడ్డ, ఆం.ప్ర-518594	64	షేక్ మస్తాన్ ఇ.నెం: 7-1-73/1 నెహ్రూ వీధి ఆళ్ళగడ్డ, ఆం.ప్ర-518543
65	మేకల మల్లికార్జున ఇ.నెం: 1-2-217, రామలక్ష్మి కొట్టాల్ ఆళ్ళగడ్డ, ఆం.ప్ర-518543	66	ముర్రిబోయిన శ్రీనివాసులు ఇ.నెం: 28-82-1 ఎన్‌జిఓస్ కాలనీ నంద్యాల. ఆం.ప్ర-518543	67	గుర్రం కుమారి భర్త రవి తేజ ఇ.నెం: 1-1139, కర్ణమయ్య వీధి ఆళ్ళగడ్డ, ఆం.ప్ర-518543	68	షేక్ బాషా తండ్రి షేక్ హుసేన్ సాబ్ ఇ.నెం: 1-2-22, భూమా భాస్కర్ రెడ్డి కాలనీ ఆళ్ళగడ్డ, ఆం.ప్ర-51854
69	నలిపెల రామ సుబ్బారెడ్డి పిసి కుంట, ఆళ్ళగడ్డ, ఆం.ప్ర-518543	70	అట్ల శిరీష భర్త వేణుగోపాల్ రెడ్డి ఇ.నెం: 5-1-35-1, పాతురు వీధి, ఆళ్ళగడ్డ, ఆం.ప్ర-518543	71	వద్దె సరళాదేవి భర్త రామ క్రిష్ణుడు ఇ.నెం: 7-4/ఎ, ఆంజనేయ స్వామి ఆలయం దగ్గర, మెయిన్ రోడ్ ఆళ్ళగడ్డ, ఆం.ప్ర-518543	72	బండి లక్ష్మిదేవి భర్త బండి శ్రీరాములు ఇ.నెం: 1-14, నల్లగట్ల ఆళ్ళగడ్డ, ఆం.ప్ర-518543
73	ఒంటిద్దు శ్రీనివాసులు రెడ్డి ఇ.నెం: 1-5-26, లింగమయ్య వీధి ఆళ్ళగడ్డ, ఆం.ప్ర	74	జి. కిరణ్ కుమార్ తండ్రి జి.వెంకటయ్య ఇ.నెం: 3/24, ఆలమూరు, రుద్రవరం మం॥ ఆళ్ళగడ్డ, ఆం.ప్ర-518543	75	షేక్ అబ్దుల్ గఫూర్ తండ్రి మాబు సాహెబ్ ఇ.నెం: 1-3-46, రామదాను వీధి, ఆళ్ళగడ్డ, ఆం.ప్ర-518543	76	నంద్యాల పెద్ద మల్లన్న తండ్రి నంద్యాల చిన్న మల్లన్న ఎస్సి కాలనీ తొడెంద్లపల్లి ఆం.ప్ర-518553
77	బద్రి క్రిష్ణమూర్తి పాతురు వీధి ఆళ్ళగడ్డ, ఆం.ప్ర-518543	78	కాకరాద హుసేన్‌వలి తండ్రి హుసేన్ పీర డో.నెం: 1-72 ఆలమూరు ఆళ్ళగడ్డ, ఆం.ప్ర-518543	79	నులి అశోక్ తండ్రి నులి పెద్ద దిబ్బన్న డో.నెం: 1-2-405-3 రామలక్ష్మి కొట్టాలు ఆళ్ళగడ్డ, ఆం.ప్ర-518543	80	బండిఆత్మకూరు అశోక్ కుమార్ రెడ్డి తండ్రి శివశంకర్ రెడ్డి ఇ.నెం: 1-86, కూలురు కడప, ఆం.ప్ర-516359
81	ఎ నాగేశ్వర రెడ్డి వాల్మీకి వీధి ఆళ్ళగడ్డ, ఆం.ప్ర-518543	82	మద్దూరి సుబ్బరాయుడు తండ్రి ఎం. పెద్ద సుబ్బరాయుడు ఇ.నెం: 4-40, తిప్పారెడ్డి పల్లె రుద్రవరం మండలం ఆం.ప్ర-514843	83	శట్టిగారి లక్ష్మిదేవి భర్త ఎస్ నాగేశ్వర రెడ్డి డో.నెం: 1-2-34-1 కందుకూరు రోడ్ ఆళ్ళగడ్డ, ఆం.ప్ర-518543	84	షేక్ చిన్న లాలు తండ్రి హిమామ్‌షా ఇ.నెం: 7-7-1/12 కోవెలకుంట్ల రోడ్ ఆళ్ళగడ్డ, ఆం.ప్ర-518543
85	నత్తిగారి నాగిరెడ్డి ఇ.నెం: 1-2-34/3 కందుకూర్ రోడ్ ఆళ్ళగడ్డ, ఆం.ప్ర-518543	86	కుప్పిరెడ్డి రాధాదేవి భర్త కుప్పిరెడ్డి సుబ్బారెడ్డి ఇ.నెం: 8-129 ఎంవి నగర్ పెద్ద చింతకుంట ఆళ్ళగడ్డ, ఆం.ప్ర-518543	87	షేక్ జైనాబీ భర్త ఎన్ లాలు ఇ.నెం: 7-7-1 కోవెలకుంట్ల రోడ్ ఆళ్ళగడ్డ, ఆం.ప్ర-518543	88	నతిగారి నాగేశ్వర్ రెడ్డి కందుకూర్ రోడ్ ఆళ్ళగడ్డ, ఆం.ప్ర-518543
89	జిల్లెల్ల క్రిష్ణమోహన్ తండ్రి జె.భాస్కర్ మూర్తి ఇ.నెం: 9-17-9-5-2 విశ్వరూప నగర్ ఇన్‌డోర్ స్టేడియం ఆళ్ళగడ్డ, ఆం.ప్ర-518543	90	నారెద్దుల శివ ప్రజిత్ రెడ్డి తండ్రి ఎస్ హుసేన్ రెడ్డి ఇ.నెం: 5-1-8, పాతూరు వీధి, ఆళ్ళగడ్డ, ఆం.ప్ర-518543	91	పసుల నాగమల్లయ్య ఇ.నెం: 6-11-14, జమున వీధి ఆళ్ళగడ్డ, ఆం.ప్ర-518543	92	మల్లెల రామిరెడ్డి తండ్రి చిన్న నారాయణ రొండమయ్యపల్లి ఆళ్ళగడ్డ, ఆం.ప్ర-518543

93 గుడలూరు మోహనాచారి తండ్రి గంగా చారి డో.నెం: 9-17-70/ఎ విశ్వరూప నగర్, ఆళ్ళగడ్డ, ఆం.ప్ర-518543.

గ్యారంటార్ మరియు చిరునామా :

94. ఎ.వి.రూరల్ వేర్‌హౌస్, పార్ట్‌నర్‌షిప్ సంస్థ, ఆర్.ఎస్.నం: 384 మరియు 385, ప్రస్తుతం 384/బి2ఎ1, 2-5, కడప రోడ్, ఆళ్ళగడ్డ, ఆం.ప్ర-518543.
95. అట్ల వెంకటసుబ్బారెడ్డి తండ్రి సుబ్బారెడ్డి మేనేజింగ్ పార్ట్‌నర్, ఇ.నం: 28/772/ఎ2/5 లలితానగర్, ఎన్‌జిఓ కాలనీ, నంద్యాల జిల్లా ఆం.ప్ర-518155 మరియు ఇ.నం: 5-1-25 పాతురు వీధి ఆళ్ళగడ్డ, నంద్యాల జిల్లా, ఆం.ప్ర-518543.
96. శ్రీమతి అట్ల రుక్మిణమ్మ భర్త అట్ల వెంకట సుబ్బారెడ్డి మేనేజింగ్ పార్ట్‌నర్, ఇ.నం: 28/772/ఎ2/5 లలితానగర్, ఎన్‌జిఓ కాలనీ, నంద్యాల జిల్లా ఆం.ప్ర-518155 మరియు ఇ.నం: 5-1-25 పాతురు వీధి ఆళ్ళగడ్డ, నంద్యాల జిల్లా, ఆం.ప్ర-518543.
97. అట్ల జాహ్నవి తండ్రి అట్ల వెంకట సుబ్బారెడ్డి గ్యారెంటర్, ఇ.నం: 28/772/ఎ2/5 లలితానగర్, ఎన్‌జిఓ కాలనీ, నంద్యాల, నంద్యాల జిల్లా ఆం.ప్ర-518155 మరియు ఇ.నం: 5-1-25 పాతురు వీధి ఆళ్ళగడ్డ, నంద్యాల జిల్లా, ఆం.ప్ర-518543.

సర్/మేడమ్,

సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ యాక్ట్ 2002 లోని సెక్షన్ 13(3) తో చదువబడే సెక్షన్ 13(2) క్రింద నోటీసు

చిరునామాదారు వ.నెం. 1 నుండి 93 అయిన మీరు మా ఆళ్ళగడ్డ బ్రాంచ్ నుండి దిగువ తెలిపిన రుణ సదుపాయాలను వినియోగించుకొని, బకాయిలు/వాయిదాలు/వడ్డీని చెల్లించుటలో/ఖాతాలను సంతృప్తికరంగా నిర్వహించుటలో విఫలమైనారు. అందువలన ఇన్‌కమ్ రికగ్నిషన్ అండ్ ప్రుడెన్షియల్ అకౌంటింగ్ నియమాల విషయంలో ఆర్‌బిఐ మార్గదర్శకాలను అనుసరించి, మీ ఖాతా/ఖాతాలు దిగువ తెలిపిన విధంగా నిరర్థక ఆస్తిగా వర్గీకరించబడినది. 15-12-2023 నాటికి రూ.7,95,98,036.85కు నిరర్థక ఆస్తి ఖాతాలో బకాయిగా ఉన్నాయి.

పైన తెలిపిన ఖాతా/ఖాతాలకు సంబంధించి నం.1 నుండి 93 వరకు బ్యాంక్‌కు బకాయి ఉన్న మొత్తం వివరాలు దిగువ తెలిపిన విధంగా ఉన్నాయి. (రూపాయలలో)

క్ర సం.	రుణగ్రహీత పేరు	ఖాతా నెం.	సదుపాయ రకం	NPA తేది	బకాయి మొత్తం	వర్తింపచేయని వడ్డీ	అపరాధ వడ్డీ (సామాన్య)	వ్యయాలు/ ఛార్జీలు	మొత్తం బకాయిలు
1	షేక్ నబీ రసూల్	002016030000388	RA026	24-07-2023	499000.00	69770.00	5961.00	0.00	574731.00
2	ఎ.చంద్రమౌళేశ్వరరెడ్డి	002016030000162	RA026	29-06-2023	341260.62	53713.00	0.00	0.00	394973.62
3	ఎ.నాగేశ్వర రెడ్డి	002016030000160	RA026	29-06-2023	480350.00	112619.50	16076.00	0.00	609045.50
4	ఎ.నాగేశ్వర రెడ్డి	002016030000161	RA026	29-06-2023	470000.00	113457.00	15735.00	0.00	599192.00
5	అంగడి బాష	002016030000247	RA026	01-02-2023	499000.00	90681.34	10775.00	0.00	600456.34
6	అంగడి బాష	002016030000254	RA026	01-02-2023	499000.00	90958.00	10611.00	0.00	600569.00
7	అన్నెపు రెడ్డి అంకిరెడ్డి	002030100572443	RA026	09-12-2023	533303.21	105310.00	7484.00	0.00	646097.21
8	అన్నెపు రెడ్డి అంకిరెడ్డి	002030100578641	RA026	09-12-2023	535325.86	94535.00	0.00	0.00	629860.86
9	అట్ల చంద్రమౌళీశ్వర రెడ్డి	002016030000156	RA026	29-06-2023	36919.58	6166.00	1242.00	0.00	44327.58
10	అట్ల రామిరెడ్డి	002030100419755	AGLKS	01-04-2023	479999.96	337261.00	0.00	0.00	817260.96
11	అట్ల శిరిష	002016030000236	RA026	19-12-2022	381550.02	47928.00	9470.00	0.00	438948.02
12	అట్ల శిరిష	002016030000255	RA026	19-12-2022	499350.00	90626.00	10615.00	0.00	600591.00
13	అట్ల వేణుగోపాల్ రెడ్డి	002016030000158	RA026	29-06-2023	499000.00	119901.46	16709.00	0.00	635610.46
14	అట్ల వేణుగోపాల్ రెడ్డి	002016030000164	RA026	29-06-2023	498314.92	121922.00	16649.00	0.00	636885.92
15	బద్రి క్రిష్ణమూర్తి	002016030000135	RA026	21-06-2023	499350.00	121020.09	16931.00	0.00	637301.09
16	బద్రి క్రిష్ణమూర్తి	002016030000159	RA026	21-06-2023	499350.00	120429.00	16713.00	0.00	636492.00
17	బండిఆత్మకూరు అశోక్‌కుమార్‌రెడ్డి	002016030000380	RA026	08-03-2023	144460.91	23266.91	0.00	0.00	167727.82
18	బండి లక్ష్మిదేవి	002016030000347	RA026	07-06-2023	499000.00	76852.76	7328.00	0.00	583180.76
19	బండి శ్రీరాములు	002016030000348	RA026	07-06-2023	499000.00	76928.96	7328.00	0.00	583256.96
20	బెల్లం నాగరాజు	002030100419843	AGLKS	01-04-2023	603801.00	218394.00	12654.00	0.00	834849.00
21	బెల్లం నాగరాజు	002030100435133	AGLKS	01-04-2023	626515.50	221409.00	7811.00	0.00	855735.50
22	వాకలి నరసింహుడు	002016030000249	RA026	01-02-2023	497992.00	90303.01	10775.00	0.00	599070.01
23	వాకలి నరసింహుడు	002016030000257	RA026	01-02-2023	481534.70	52022.00	10275.00	0.00	543831.70
24	వాకలి సుబ్బన్న	002030100435805	AGLKS	01-04-2023	627990.00	221833.00	7829.00	0.00	857652.00
25	చెరుకు తిరుపతి	002030100435841	AGLKS	01-04-2023	597374.00	267893.00	54019.00	0.00	919286.00
26	చీకిరి చిన్న గరుడయ్య	002016030000268	RA026	23-03-2023	189858.13	22053.00	4242.00	0.00	216153.13
27	దూదేకుల చిన్న హుసేని	002030100419667	AGLKS	01-04-2023	498912.00	333428.00	15802.00	0.00	848142.00
28	దూదేకుల సురేష్	002030100419074	AGLKS	01-04-2023	617825.00	215782.00	12950.00	0.00	846557.00
29	జి.కిరణ్ కుమార్	002016030000262	RA026	15-02-2023	499000.00	90766.03	10392.00	0.00	600158.03
30	జి.కిరణ్ కుమార్	002016030000266	RA026	15-02-2023	499000.00	90347.00	10201.00	0.00	599548.00
31	జి.మురళి	002030100435850	AGLKS	01-04-2023	597379.00	267926.00	54020.00	0.00	919325.00
32	గజ్జెల దస్తగిరమ్మ	002016030000293	RA026	06-04-2023	440000.00	50955.49	7953.00	0.00	498908.49
33	గంధం ప్రభాకర్ రెడ్డి	002030100234321	AGLKS	28-09-2022	14911.00	8889.00	400.00	0.00	24200.00
34	గోన సంతయ్య	002016030000129	RA026	21-06-2023	499000.00	121540.00	16927.00	0.00	637467.00
35	గోపిరెడ్డి రవణమ్మ	002030100428452	AGLKS	01-04-2023	595216.00	232171.00	9948.00	0.00	837335.00
36	గూడలూరు మోహనచారి	002030100521740	AGLKS	04-05-2023	499000.00	190851.00	20713.00	0.00	710564.00
37	గుడిపల్లి భాస్కర్	002030100467868	AGLKS	01-04-2023	196673.00	72023.00	28081.00	0.00	296777.00
38	గురం కుమారి	002030100435832	AGLKS	01-04-2023	285244.00	45360.00	17814.00	0.00	348418.00
39	గుర్రపుగారి బాల ఓలమ్మ	002030100465462	AGLKS	01-04-2023	222444.24	81597.00	31797.00	0.00	335838.24
40	హెచ్.రామరావు	002016030000251	RA026	01-02-2023	499000.00	90711.32	10775.00	0.00	600486.32
41	హెచ్.రామరావు	002016030000261	RA026	01-02-2023	499000.00	91328.00	10392.00	0.00	600720.00
42	జాగటి నారాయణస్వామి	002030100572744	RA026	07-12-2023	535396.22	98284.00	0.00	0.00	633680.22
43	జాగటి నారాయణస్వామి	002030100572753	RA026	07-12-2023	535477.00	98305.00	0.00	0.00	633782.00
44	జిల్లెల్ల క్రిష్ణ మోహన్	002030100572142	RA026	08-12-2023	381841.51	84635.00	2988.00	0.00	469464.51
45	జిల్లెల్ల క్రిష్ణ మోహన్	002030100572559	RA026	08-12-2023	535670.00	98187.00	0.00	0.00	633857.00
46	జిల్లెల్ల రాజ్యలక్ష్మి	002030100572601	RA026	09-12-2023	515252.28	94441.00	0.00	0.00	609693.28
47	కె.అమర్‌నాథ్ రెడ్డి	002016030000245	RA026	25-01-2023	509775.00	71819.71	1668.00	0.00	583262.71
48	కె.అమర్‌నాథ్ రెడ్డి	002016030000256	RA026	25-01-2023	499000.00	90275.00	9985.00	0.00	599260.00
49	కె.కుల్లాయప్ప	002030100435355	AGLKS	01-04-2023	583487.00	283569.00	25703.00	0.00	892759.00
50	కె.లక్ష్మయ్య	002030100436202	AGLKS	01-04-2023	583439.00	281245.00	59090.00	0.00	923774.00
51	కె.రామిరెడ్డి	002030100428832	AGLKS	01-04-2023	580793.00	256980.00	57646.00	0.00	895419.00
52	క్లైవ లక్ష్మి నారాయణ	002030100572151	RA026	08-12-2023	494416.24	98486.00	7604.00	0.00	600506.24
53	క్లైవ లక్ష్మి నారాయణ	002030100572203	RA026	08-12-2023	535572.00	98335.00	0.00	0.00	633907.00
54	కాకనూరు బాల దస్తగిరిరెడ్డి	002016030000241	RA026	17-01-2023	499000.00	92514.03	11185.00	0.00	602699.03
55	కాకనూరు బాల దస్తగిరిరెడ్డి	002016030000250	RA026	17-01-2023	499000.00	91782.79	10775.00	0.00	601557.79
56	కాకరాడ హుసేన్‌వలి	002016030000260	RA026	15-02-2023	499000.00	90909.66	10392.00	0.00	600301.66
57	కామిరెడ్డి చిన్న బాలిరెడ్డి	002030100572610	RA026	09-12-2023	535123.53	103320.00	5001.00	0.00	643444.53
58	కుప్పిరెడ్డి రాధా దేవి	002030100417960	AGLKS	01-04-2023	579448.85	180202.00	12145.00	0.00	771795.85
59	మద్దూరి సుబ్బరాయుడు	002030100418941	AGLKS	01-04-2023	585705.50	211959.00	83597.00	0.00	881261.50
60	మల్లెల రామిరెడ్డి	002030100572762	RA026	08-12-2023	535328.28	98374.00	0.00	0.00	633702.28
61	మన్నె బాలిరెడ్డి	002016030000435	RA026	15-09-2023	499000.00	62260.32	4594.00	0.00	565854.32
62	మేకల మల్లికార్జున	002030100416086	AGLKS	01-04-2023	616032.50	220792.00	12912.00	0.00	849736.50
63	మేకల మల్లికార్జున	002030100463932	AGLKS	01-04-2023	593698.00	218423.00	85085.00	0.00	897206.00
64	మొబ్బు నరసింహ రావ్	002030100572717	RA026	09-12-2023	525669.80	96352.00	0.00	0.00	622021.80
65	మొగయ్యగారి దస్తగిరి	002016030000237	RA026	28-12-2022	499000.00	93744.32	11732.00	0.00	604476.32
66	మొగయ్యగారి దస్తగిరి	002016030000244	RA026	28-12-2022	499000.00	92810.00	10966.00	0.00	602776.00
67	ముర్రిబోయిన శ్రీనివాసులు	002016030000259	RA026	15-02-2023	499000.00	90696.31	10392.00	0.00	600088.31
68	ముర్రిబోయిన శ్రీనివాసులు	002016030000264	RA026	15-02-2023	499000.00	90346.00	10201.00	0.00	599547.00
69	ఎస్.చంద్ర కళావతి	002030100572531	RA026	09-12-2023	534768.42	98019.00	0.00	0.00	632787.42
70	ఎస్.చంద్ర కళావతి	002030100572647	RA026	09-12-2023	535673.00	98187.00	0.00	0.00	633860.00
71	ఎస్.హుసేన్ రెడ్డి	002030100572452	RA026	09-12-2023	535671.00	98187.00	0.00	0.00	633858.00
72	ఎస్.హుసేన్ రెడ్డి	002030100572489	RA026	09-12-2023	465988.97	92802.00	4324.00	0.00	563114.97
73	ఎస్.వీరమ్మ	002030100572674	RA026	09-12-2023	465679.00	88770.00	0.00	0.00	554449.00
74	ఎస్.వీరమ్మ	002030100572683	RA026	09-12-2023	456438.43	93386.00	4227.00	0.00	554051.43
75	నాగ ఆనంద్	002030100579224	RA026	04-09-2023	489668.60	107595.00	0.00	0.00	597263.60
76	నంద్యాల పెద్ద మల్లన్న	002016030000338	RA026	08-03-2023	475000.00	67290.50	7159.00	0.00	549449.50
77	నారాయణగారి సుబ్బయ్యశెట్టి	002016030000183	RA026	16-07-2023	499000.00	117750.61	16244.00	0.00	632994.61
78	నారాయణగారి సుబ్బయ్యశెట్టి	002016030000184	RA026	16-07-2023	499000.00	117951.00	16244.00	0.00	633195.00
79	నరెద్దుల శివ ప్రజిత్ రెడ్డి	002030100557198	RA026	28-08-2023	434536.61	95758.00	2658.00	0.00	532952.61
80	నీరుకట్లు జయన్న	002016030000131	RA026	21-06-2023	444119.66	109214.00	15226.00	0.00	568559.66
81	నిచ్చనమెట్ల అనిల్ కుమార్	002030100525968	AGLKS	28-05-2023	499000.00	182866.00	20713.00	0.00	702579.00
82	ఎస్.ఎస్.నాగరాజ్ కుమార్	002030100525977	AGLKS	28-05-2023	499000.00	182966.00	20713.00	0.00	702679.00
83	నూలి అశోక్	002016030000128	RA026	21-06-2023	197533.71	33446.00	6708.00	0.00	237687.71
84	నూలి అశోక్	002016030000153	RA026	21-06-2023	480000.00	116111.00	16118.00	0.00	612229.00
85	ఒంటిద్దు శ్రీనివాసులు రెడ్డి	002030100574335	RA026	17-12-2022	525936.60	101765.00	19562.00	0.00	647263.60
86	పసుల నాగమల్లయ్య	002030100572771	RA026	08-12-2023	347872.84	89580.00	6025.00	0.00	443477.84
87	పెద్దిరెడ్డి కొండారెడ్డి	002016030000382	RA026	24-07-2023	499000.00	70141.00	6043.00	0.00	575184.00
88	పెద్దిరెడ్డి కొండారెడ్డి	002016030000383	RA026	24-07-2023	499000.00	69937.79	6043.00	0.00	574980.79
89	ఆర్.వెంకట్ రెడ్డి	002016030000305	RA026	10-10-2023	286597.00	37410.91	0.00	0.00	324007.91
90	నలిపెల నారాయణరెడ్డి	002030100463738	AGLKS	31-03-2023	27168.00	31205.00	1030.00	0.00	59403.00
91	నలిపెల రామసుబ్బారెడ్డి	002016030000346	RA026	07-06-2023	499000.00	76201.73	7328.00	0.00	582529.73
92	నలిపెల రామసుబ్బారెడ్డి	002016030000384	RA026	07-06-2023	499000.00	69725.00	6043.00	0.00	574768.00
93	నంగ లక్ష్మీకాంత రెడ్డి	002016030000253	RA026	01-02-2023	499000.00	91060.53	10775.00	0.00	600835.53
94	నంగ లక్ష్మీకాంత రెడ్డి	002016030000263	RA026	01-02-2023	499000.00	91328.00	10392.00	0.00	600720.00
95	నత్తిగారి నాగిరెడ్డి	002030100572373	RA026	08-12-2023	534872.32	103318.00	5001.00	0.00	643191.32
96	నత్తిగారి నాగిరెడ్డి	002030100572391	RA026	08-12-2023	535072.00	98311.00	0.00	0.00	633383.00
97	నత్తిగారి మహేశ్వరరెడ్డి	002030100572692	RA026	31-12-2022	556545.57	61020.00	7977.00	0.00	625542.57
98	నత్తిగారి మహేశ్వరరెడ్డి	002030100572708	RA026	31-12-2022	578656.00	63332.59	8290.00	0.00	650278.59
99	నత్తిగారి నాగేశ్వరరెడ్డి	002030100572629	RA026	08-12-2023	535674.00	98188.00	0.00	0.00	633862.00
100	నత్తిగారి నాగేశ్వరరెడ్డి	002030100572638	RA026	08-12-2023	335689.14	81838.00	5738.00	0.00	423265.14
101	నత్తిగారి శివశంకర్ రెడ్డి	002016030000130	RA026	21-06-2022	499000.00	121540.00	16927.00	0.00	637467.00
102	నత్తిగారి శివశంకర్ రెడ్డి	002030100579835	RA026	21-06-2023	533980.30	98630.00	18739.00	0.00	651349.30
103	నత్తిగారి లక్ష్మిదేవి	002030100572179	RA026	08-12-2023	532241.04	98620.00	815.00	0.00	631676.04
104	షేక్ అక్బర్ బాష	002016030000132	RA026	21-06-2023	499000.00	119310.76	16927.00	0.00	635237.76
105	షేక్ అక్బర్ బాష	002016030000154	RA026	21-06-2023	489996.00	118507.00	16451.00	0.00	624954.00
106	షేక్ అబ్దుల్ గఫూర్	002030100572416	RA026	08-12-2023	535625.66	98463.00	0.00	0.00	634088.66
107	షేక్ బాష	002016030000406	RA026	18-08-2023	499000.00	65964.08	5359.00	0.00	570323.08
108	షేక్ బాష	002016030000436	RA026	18-08-2023	499000.00	63183.00	4594.00	0.00	566777.00
109	షేక్ చిన్న లాలు	002016030000397	RA026	10-06-2023	499000.00	68802.32	7246.00	0.00	575048.32
110	షేక్ చిన్న లాలు	002016030000409	RA026	10-06-2023	499000.00	66285.00	5332.00	0.00	570617.00
111	షేక్ హుసేన్ బాష	002030100572434	RA026	08-12-2023	535586.15	98393.00	0.00	0.00	633979.15
112	షేక్ జైనాబీ	002016030000396	RA026	04-08-2023	499000.00	67059.20	5742.00	0.00	571801.20
113	షేక్ జైనాబీ	002016030000408	RA026	04-08-2023	499000.00	66779.00	5332.00	0.00	571111.00
114	షేక్ మస్తాన్	002016030000354	RA026	08-06-2023	499000.00	77037.00	7301.00	0.00	583338.00
115	షేక్ మస్తాన్	002016030000387	RA026	08-06-2023	499000.00	69366.00	5961.00	0.00	574327.00
116	షేక్ నబి రసూల్	002016030000385	RA026	24-07-2023	499000.00	69323.19	6043.00	0.00	574366.19
117	షేక్ నూర్ బాష	002030100572726	RA026	09-12-2023	534872.66	98144.00	0.00	0.00	633016.66
118	షేక్ నూర్ బాష	002030100572735	RA026	09-12-2023	535631.15	98377.00	0.00	0.00	634008.15
119	టంగుటూరి మహబూబ్ బాష	002016030000242	RA026	18-01-2023	499000.00	92663.66	11157.00	0.00	602820.66
120	తలారి రామదాస్	002016030000389	RA026	27-07-2023	490000.00	68538.00	5850.00	0.00	564388.00
121	తలారి రామదాస్	002016030000390	RA026	27-07-2023	499000.00	69799.21	5961.00	0.00	574760.21
122	తల్లపల్లి భానుప్రకాష్	002030100538254	RA026	09-06-2023	319407.02	72015.00	2970.00	0.00	394392.02
123	ఉప్పు వెంకట సుబ్బయ్య	002016030000258	RA026	15-02-2023	499000.00	90993.31	10392.00	0.00	600385.31
124	ఉప్పు వెంకట సుబ్బయ్య	002016030000267	RA026	15-02-2023	499000.00	90349.00	10201.00	0.00	599550.00
125	వద్దె చిన్న రాముడు	002016030000192	RA026	20-07-2023	330000.00	75581.09	10670.00	0.00	416251.09
126	వద్దె చిన్న రాముడు	002016030000229	RA026	20-07-2023	199000.00	36034.00	0.00	0.00	235034.00
127	వద్దె చిన్న రాముడు	002016030000269	RA026	20-07-2023	450000.00	68728.00	0.00	0.00	518728.00
128	వద్దె పద్మావతి వెంకట నాగలింగేశ్వరి	002016030000299	RA026	13-04-2023	487000.00	74093.04	1721.00	0.00	562814.04
129	వద్దె సరళా దేవి	002016030000296	RA026	12-04-2023	140835.82	42419.82	0.00	0.00	183255.64
130	వద్దె సుబ్బ లక్ష్మమ్మ	002016030000298	RA026	13-04-2023	487000.00	81195.86	8620.00	0.00	576815.86
131	వంగాల పాప వీరారెడ్డి	002016030000239	RA026	19-12-2022	499000.00	93791.53	11349.00	0.00	604140.53
132	వంగాల పాప వీరారెడ్డి	002016030000246	RA026	19-12-2022	499000.00	85343.00	10966.00	0.00	595309.00
133	వై.తిరుపతి రెడ్డి	002016030000240	RA026	11-01-2023	434100.53	18969.00	1338.00	0.00	454407.53
134	వై.తిరుపతి రెడ్డి	002016030000243	RA026	11-01-2023	499000.00	92923.00	10966.00	0.00	602889.00
135	ఎద్దుల లక్ష్మిదేవి	002030100322680	AGLKS	30-05-2022	363143.55	172656.00	15044.00	0.00	550843.55
	మొత్తం				**63883911.11**	**14264512.74**	**1449613.00**	**0.00**	**79598036.85**

బ్యాంక్‌కు బకాయి పడిన మొత్తాలు లేదా బకాయి కాబోయే మొత్తాలు తిరిగి చెల్లింపుకు హామీ నిమిత్తం, శ్రీ అట్ల వెంకట సుబ్బా రెడ్డి & MS అట్ల జాహ్నవి 10-05-2019న MODTD డాక్యుమెంట్లను అమలు చేశారు. మరియు దిగువ తెలిపిన రూపంలో సెక్యూరిటీ ఇంటరెస్ట్ కల్పించారు. **దిగువ తెలిపిన స్థిరాస్తుల మార్టిగేజ్**

క్రమ సంఖ్య / ఆస్తి వివరాలు :

1. శ్రీ అట్ల వెంకట సుబ్బారెడ్డికి చెంది ఉండి ఆళ్ళగడ్డ, కడప-కర్నూలు హైవే, NH-18, కందుకూర్ రోడ్, దిగువ RS నం.లలో వాణిజ్య భూమి భవనం ఆస్తి (A.V. రూరల్ వేర్ హౌస్ గోడౌన్, ఆఫీస్ రూమ్, వాచ్‌మెన్ రూమ్) యొక్క EM :
   R.S.No. - Extent in Acres: 384/B2A1:0.93 ఎకరాలు, 384/B2B1:1.51 ఎకరాలు, 384/B2C1:0.08 ఎకరాలు, 385/2:0.95 ఎకరాలు, **Total 3.47**ఎకరాలు. **సేల్ డీడ్ నం.2301/1995 తేది: 31-08-1995. సరిహద్దులు: తూర్పు:** కెనాల్, **పశ్చిమం:** ఎన్‌హెచ్ రోడ్, **ఉత్తరం:** అట్ల వెంకట సుబ్బారెడ్డి భూమి, **దక్షిణం:** రోడ్.
2. శ్రీ అట్ల వెంకట సుబ్బారెడ్డికి చెంది ఉండి ఆళ్ళగడ్డ, కడప-కర్నూలు హైవే, ఎన్‌హెచ్-18, కందుకూర్ రోడ్, RS No.384/B2A1 పైకి వద్ద గల భూమి & వాణిజ్య భవనం యొక్క EM. **R.S.No, Extent in Acres:**384/B2A1 0.70. ఎకరాలు. **సేల్ డీడ్ నం.2296/1995 తేది: 30.08.1995.**
   సరిహద్దులు: తూర్పు: టి. వెంకటసుబ్బయ్య భూమి, **పశ్చిమం:** రోడ్డు, **ఉత్తరం:** శ్రీ అట్ల వెంకటసుబ్బారెడ్డి భూమి, **దక్షిణం:** రోడ్డు.
3. Ms. అట్ల జాహ్నవి D/o అట్ల వెంకట సుబ్బారెడ్డికి చెందిన నంద్యాల రిజిస్ట్రేషన్ జిల్లా, ఆళ్లగడ్డ సబ్‌రిజిస్ట్రేషన్ జిల్లా, ఆళ్లగడ్డ గ్రామం మరియు టౌన్ మరియు మండలం గ్రామ పరిధిలోని ఎవి ఫంక్షన్ హాల్ ప్రక్కన గల దిగువ తెలిపిన సర్వే నంబర్లలోని వ్యవసాయేతర భూమి ఇఎం ఎక్స్‌టెన్షన్
   R.S.No. /Extent in Acres: 53/2 Full:0.34ఎకరాలు, 54/A1 Full:0.47 ఎకరాలు, 54/A3 Full:2.95 ఎకరాలు, 54/B2 Full:0.54 ఎకరాలు, 55/1B Full:1.64 ఎకరాలు, 55/2B Full :4.47 ఎకరాలు, 56/1 Full:0.58 ఎకరాలు, 57/1 Full:5.58 ఎకరాలు, 376/1 Full:3.65 ఎకరాలు, 377/1 Full :9.78 ఎకరాలు, 378 Full :0.13 ఎకరాలు, 379/1 Full :0.90 ఎకరాలు, 380 Full :0.78 ఎకరాలు, 381 Full :0.48 ఎకరాలు, మొత్తం: **32.29** ఎకరాలు. **సేల్ డీడ్ నం.5066/2011, తేది: 29.11.2011.**
   సరిహద్దులు: తూర్పు: వెలుగు స్కూల్ రోడ్డు, **పశ్చిమం:** రోడ్డు, **ఉత్తరం:** అట్ల రుక్మిణమ్మ భూమి, **దక్షిణం:** కాలువ మరియు అట్ల వెంకట సుబ్బారెడ్డి భూమి.

తాకట్టు పెట్టిన చరాస్తి వివరణ : రుణ సౌకర్యాలను సెక్యూర్ చేసుకొనుటకు పైన తెలిపిన సదరు రుణగ్రహీతలచే డిపాజిట్ చేయబడిన మరియు సొంతమైన వ్యవసాయ ఉత్పత్తి.

సెక్యూరిటైజేషన్ అండ్ రికన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ యాక్ట్, 2002లోని సెక్షన్ 13(2) లోని నిబంధనల ప్రకారం మీచే ప్రాసుకోబడిన రుణ పత్రాలలోని నియమ నిబంధనల ప్రకారం మొత్తం. రూ.7,95,98,036.85/- తోపాటు కాంట్రాక్చువల్ రేటు వంతున తదుపరి వడ్డీ మరియు చార్జీలను ఈ నోటీసు అందిన ప్రకటన ప్రచురణ తేది నుండి 60 రోజులలోగా మీ రుణ బాధ్యతలను పూర్తిగా చెల్లించ వలసిందిగా మిమ్మల్ని ఇందుమూలంగా కోరడమైనది. లేనిచో సదరు చట్టం క్రింద ఇవ్వబడిన ఏదేని లేదా అన్ని హక్కులను వినియోగించుకోవడం ద్వారా పైన తెలిపిన సెక్యూరిటీలను జప్తు చేసుకొనుట మాకు తప్పనిసరి అవుతుంది. చట్టంలోని సెక్షన్ 13(13) ప్రకారం, ఈ నోటీసు అందిన మీదట బ్యాంకు సమ్మతి లేకుండా పైన తెలిపిన సెక్యూరిటీలతో వ్యవహరించడం నుండి విక్రయించడం నుండి మీరు నిరోధించబడ్డారు/నివారించబడ్డారు. సెక్యూర్డ్ ఆస్తులను విడిపించుకునేందుకు లభించే సమయానికి సంబంధించి SARFAESI చట్టంలోని సెక్షన్ 13 లోని సబ్ సెక్షన్(8) లోని నిబంధనలను గమనించవలసిందిగా మిమ్మల్ని కోరడమైనది.

మీ విధేయులు అధీకృత అధికారి